శ్రీరామరక్షా స్తోత్రమ్

ఫలశ్రుతి

శ్రీరామరక్షాస్తోత్రం పారాయణ చేయటం వలన సూర్యుడినుంచి వస్తున్న ఓ అద్భుత కిరణాన్ని (మొదటి కిరణాన్ని) ధారణ చేయగల్గుతాము. ఆ కిరణ ప్రభావం వల్ల మనలో సంకల్పబలం పెరుగుతుంది. మన మానసిక స్థితి ఎంతో ఉన్నతంగా మెరుగుపరచ బడుతుంది. తక్షణ ఫలితాలు కావాలనుకుంటే ఈ మొదటి కిరణాన్ని ధారణ చేయాలి. అంటే శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణ చేయాల్సి ఉంటుంది. రకరకాల మానసిక రోగాలు ఈ స్తోత్ర పారాయణ వలన తక్షణం తగ్గుతాయి. రక్తపోటు (బి.పి.), ఉన్మాదము, ద్వేషము మొదలైన అశాంతిని కలిగించే రుగ్మతలు పోయి మానసిక స్థితి పరిపుష్ఠమవుతుంది. ఓర్పు, క్షమాగుణము, సహనము వంటి దైవీగుణాలు అలవడతాయి. మరికాస్త శ్రద్ధగా ఈ స్తోత్రాన్ని బ్రాహ్మీముహూర్త సమయంలో అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు గనుక పారాయణ చేసినట్లైతే వజ్ర సంకల్పం సిద్ధిస్తుంది. అంతేకాక ఈ స్తోత్ర పారాయణ ఎంత ఫలవంతమైనదంటే సూర్యుని యొక్క అన్నికిరణాల సమన్వయ శక్తి కలిగివున్న ఈ స్తోత్రము ఆత్మవిద్యను కూడా అందిస్తుంది. అంతటి మహత్తర స్తోత్ర రాజమిది.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

ప్రార్థన

ఓం శ్రీ గణేశాయ నమః అస్య శ్రీరామరక్షాస్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషిఃశ్రీ సీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః! సీతాశక్తిఃశ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామ రక్షా స్తోత్ర జపే వినియోగః.

భావం

ఈ రామరక్షా స్తోత్రానికి ఋషి బుధకౌశికుడు, దేవతలు, సీతారాములు, శక్తి సీత, కీలకం హనుమంతుడు, దీని వినియోగం శ్రీరామచంద్రుని ప్రసన్నత కొరకై ఉన్నది. అందుకే రామరక్షా స్తోత్ర జపంలో దీని వినియోగం ఉంది.

శ్రీరామరక్షా స్తోత్రమ్

ధ్యానమ్

ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థమ్
పీతం వాసోవసానం, నవకమలదళ స్పర్థినేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతా ముఖకమల మిల ల్లోచనం నీరదాభమ్
నానాలంకార దీప్తం దధత మురుజటామండలం రామచంద్రమ్.

భావం

ధనుర్బాణాలను ధరించినవాడూ, బద్ధ పద్మాసన విరాజ మానుడూ, పీతాంబరధారీ, నూతన కమల దళాలతో స్పర్థకలిగివున్న ప్రసన్న నయనుడూ, వామభాగాన విరాజిల్లు సీతాముఖ కమలంతో కలిసి ఉన్నవాడూ, ఆజానుబాహువు, మేఘశ్యాముడూ, వివిధాలంకార విభూషితుడూ విశాల జటాజూటధారీయైన రామచంద్రుని ధ్యానించాలి.

శ్రీరామరక్షా స్తోత్రమ్

ధ్యానమ్

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ||1||

భావం

శ్రీరఘునాథుని చరిత్ర శతకోటి పరివ్యాప్తము.
దాన్లోని ప్రతి అక్షరం మానవమాత్రుని
మహాపాపాలను నశింపచేస్తుంది.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

ధ్యానమ్

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రాజీవలోచనమ్ |
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ ||2||

భావం

నీలకమలదళశ్యాముడూ, కమలనయనుడూ, జటామకుట సుశోభితుడూ, సర్వ వ్యాపకుడూయైన శ్రీరామ భగవానుని సీతాలక్ష్మణ సమేతంగా స్మరించి, ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయాలి.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

ధ్యానమ్

సాఽఽసితూణ ధనుర్బాణ పాణిం నక్తంచరాంతకమ్ ।
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్ ॥3॥

భావం

ఖడ్గ, తూణీర, ధనుర్బాణధారీ, రాక్షస సంహారకారీ జగత్ రక్షణార్థమే తన లీలచే అవతరించినవాడూ, అజన్ముడూ సర్వ వ్యాపకుడూయైన, శ్రీరామ భగవానుని సీతాలక్ష్మణ సమేతంగా స్మరించి ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయాలి.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

ధ్యానమ్

రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ ।
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః ॥4॥

భావం

ప్రాజ్ఞుడు సర్వకామప్రదమై పాపాలను నాశనం చేసేదైన ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయాలి.నా శిరస్సును రాఘవుడూ, లలాట భాగాన్ని దశరథాత్మజుడూ రక్షించు గాక!

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

ధ్యానమ్

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శ్రుతీ ।
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః ॥5॥

భావం

కౌసల్యానందనుడు నేత్రాలను రక్షించుగాక! విశ్వామిత్ర ప్రియుడు కర్ణాలను సురక్షితంగా ఉంచుగాక! యజ్ఞరక్షకుడు జ్ఞానేంద్రియాలను, సౌమిత్రి వత్సలుడు ముఖాన్ని రక్షించుగాక!

శ్రీరామరక్షా స్తోత్రమ్

ధ్యానమ్

జిహ్వాం విద్యా నిధిః పాతు కంఠం భరత వందితః ।
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః ।।6।।

భావం

నా జిహ్వను విద్యానిధీ, కంఠాన్ని భరతవందితుడూ,
స్కంధాలను దివ్యాయుధుడూ, భుజాలను
శివధనుర్భంగం చేసిన వాడూ రక్షించుగాక!

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

ధ్యానమ్

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ ।
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ॥7॥

భావం

చేతులను సీతాపతీ, హృదయాన్ని పరశురామవిజేతా, మధ్య భాగాన్ని ఖర రాక్షసాంతకుడూ, నాభిని జాంబవదాశ్రయుడూ రక్షించు గాక!

శ్రీరామరక్షా స్తోత్రమ్

ధ్యానమ్

సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః ।
ఊరూ రఘూత్తమః పాతు రక్షః కుల వినాశకృత్ ॥8॥

భావం

కటి భాగాన్ని సుగ్రీవుడూ, సక్థినిని (ఊరువును) హనుమత్ప్రభుమూ జఘన భాగాలను, రాక్షసకుల వినాశకుడైన రఘుకులశ్రేష్ఠుడూ రక్షించుగాక!

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః ।
పాదౌ విభీషణ శ్రీదః పాతు రామో-ఖిలం వపుః ॥9॥

భావం

జానువులను (మోకాళ్ళను) సేతు నిర్మాతా,
జఘనాలను(మణికట్టును) దశముఖాంతకుడూ,
చరణాలను విభీషణునికి ఐశ్వర్య ప్రదాతా, సంపూర్ణ
శరీరాన్ని శ్రీరాముడూ రక్షించుగాక!

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ ।
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥10॥

భావం

ఏ పుణ్యాత్ముడు రామబల సంపన్నమైన ఈ రామరక్షా స్తోత్రాన్ని పఠిస్తాడో ఆతడు దీర్ఘాయువుతో సుఖియై పుత్రవంతుడూ విజయ శీలుడూ వినయ సంపన్నుడూ అవుతాడు.

శ్రీరామరక్షా స్తోత్రమ్

పాతాళ భూతల వ్యోమ చారిణ శ్ఛద్మచారిణః ।
న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభిః ॥11॥

భావం

పృథివ్యాకాశ పాతాళ లోకాలలో ఛద్మవేషంతో
పరిభ్రమించే ఏజీవియైనా సరే రామనామ
సురక్షితుడైనట్టి పురుషుని కన్నెత్తి కూడా చూడలేడు.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ॥12॥

భావం

"రామ" "రామభద్ర" "రామచంద్ర" – ఈ నామాలను స్మరించడం వలన మనిషి పాప విముక్తుడవడమే కాక భోగమోక్షాలను కూడా పొందగలుగుతాడు.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాఽభిరక్షితమ్ ।
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః ॥13॥

భావం

జగత్తును జయింప ఏకమాత్రమంత్రమైన రామనామంచే సురక్షిత మైన ఈ స్తోత్రాన్ని కంఠస్థం చేసే వ్యక్తికి సకల సిద్ధులూ కరతలా కమలములవుతవి.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ ।
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం ॥14॥

భావం

వజ్రపంజర నామకమైన ఈ రామ కవచాన్ని స్మరించే వ్యక్తి ఆజ్ఞలను ఎవ్వరూ ఉల్లంఘించలేరు. ఆతడికి సర్వేసర్వత్రా జయ మంగళాలు ప్రాప్తిస్తాయి.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షా మిమాం హరః ।
తథా లిఖీతవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః ॥15॥

భావం

రాత్రి స్వప్నంలో తనకు ఈ రామరక్షను శంకర భగవానుడు ఆదేశించినట్లుగా ప్రాతఃకాలాన మేలుకొన్న తరువాత బుధకౌశిక మహర్షి దీనిని రచించాడు.

శ్రీరామరక్షా స్తోత్రమ్

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ ।
అభిరామస్త్రిలోకానామ్ రామః శ్రీ మాన్సనః ప్రభుః ॥16॥

భావం

కల్పవృక్షాలతో కూడిన ఉద్యానవనం వంటి వాడూ సమస్త ఆపదలను రూపుమాపేవాడూ, ముల్లోకాలలో అత్యంత సుందరుడూ అయిన శ్రీరామచంద్రుడే మా ప్రభువు.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ ।
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ॥17॥

భావం

తరుణవయస్కులు, రూపసంపన్నులు, మహా బలశాలురు, కమల సదృశ విశాల నేత్రాలు కలవారు, నారచీర, కృష్ణమృగ చర్మధారులు,

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ ।
పుత్రౌ దశరథ స్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥18॥

భావం

ఫలమూలాలను ఆహారంగా గైకొనేవారు. సంయమచిత్తులు, తపస్వులు, సమస్త జీవులకు శరణిచ్చువారు,

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ |
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ||19||

భావం

ధనుర్ధారులందరిలోను శ్రేష్ఠులు, రాక్షసకుల నాశకులు అయిన రామలక్ష్మణ సోదరు లిద్దరూ మనలను రక్షించుగాక!

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

ఆత్తసజ్యధనుషావిషుస్పృశావక్షయాశుగ నిషంగసంగినౌ ।
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ||20||

భావం

నారి సారించిన ధనుస్సులు చేబూనిన వారూ, బాణంపై చేతులను త్రిప్పుచుండువారూ, అక్షయ బాణయుక్త తూణీరధారులూ అయిన రామలక్ష్మణులు నన్ను రక్షించుటకై మార్గంలో సదా నాకు ముందుంటారు గాక!

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా ।
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః ॥21॥

భావం

సర్వకాల సర్వావస్థలలో సన్నద్ధులై ఉండేవారు, కవచధారులై, ఖడ్గపాణులై ధనుర్బాణధారులై యువావస్థలోవుండే శ్రీరామ భగవానుడు లక్ష్మణ సహితుడై మున్ముందు నడుస్తూ మనలను, మన మనోరథాలను రక్షించుగాక!

శ్రీరామరక్షా స్తోత్రమ్

రామో దాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ ।
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘూత్తమః ॥22॥

భావం

రామ, దాశరథి, శూర, లక్ష్మణాను చర, బలి కుక్కుత్స్థ పరమపురుష, పూర్ణ కౌసల్యేయ, రఘూత్తమ,

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః ।
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ॥23॥

భావం

వేదాంతవేద్య, యజ్ఞేశ, పురాణ, పురుషోత్తమ జానకీవల్లభ, శ్రీమాన్ అప్రమేయ పరాక్రమ - యీ నామాలను

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః ।
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ||24||

భావం

అనునిత్యం భక్తిప్రపత్తులతో జపించే భక్తుడు అశ్వమేధయాగం కన్నా మిన్నయైన అధిక ఫలం పొందుతాడనడంలో సందేహంలేదు.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

రామం దూర్వాధళశ్యామం పద్మాక్షం పీతావాససమ్ |
స్తువంతి నామభిర్దివ్యైర్నతే సంసారిణో నరాః ||25||

భావం

దూర్వాదళ సదృశశ్యామవర్ణుడూ,
కమలనేత్రుడూ పీతాంబరధారీ యైన
శ్రీరామభగవానుని ఈ దివ్య నామాలను కీర్తించే
వారు సంసారసాగరంలో మునిగిపోరు.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ ||26||

భావం

లక్ష్మణాగ్రజుడూ రఘుకులశ్రేష్ఠుడూ, సీతాపతీ
అత్యంత సుంద రుడూ, కకుత్స కుల
నందనుడూ కరుణాసాగరుడూ
గుణనిధానుడూ, బ్రాహ్మణప్రియుడూ,

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవంరావణారిమ్. ||27||

భావం

రాజరాజేశ్వరుడూ, సత్యప్రతిజ్ఞుడూ దశరథపుత్రుడూ, శ్యాముడూ, శాంతమూర్తీ, సర్వలోకసుందరుడూ రఘుకులతిలకుడూ రాఘవుడు రావణారీయైన రామభగవానునకు నేను వందన మాచరిస్తున్నాను.

శ్రీరామరక్షా స్తోత్రమ్

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ।
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥28॥

భావం

రామా, రామభద్రా! రామచంద్రా! విధాతృ స్వరూపా, రఘునాథా! ప్రభూ, సీతాపతీ అయిన నీకు నమస్కారం.

శ్రీరామరక్షా స్తోత్రమ్

శ్రీ రామ రామ రఘునందన రామరామ ।
శ్రీ రామ రామ భరతాగ్రజ రామరామ !!
శ్రీ రామ రామ రణకర్కశ రామ రామ ।
శ్రీ రామ రామ శరణం భవ రామ రామ ॥29॥

భావం

ఓ రఘునందనా, శ్రీరామా! భరతాగ్రజా! భగవంతుడవైన ఓ రామా! ఓ రణకర్కశ ప్రభువైన రామా! నీవు రక్షకుడవుగాక!

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

శ్రీ రామచంద్ర చరణే మనసా స్మరామి ।
శ్రీ రామచంద్ర చరణా వచసా గృణామి ॥
శ్రీ రామచంద్ర చరణా శిరసా నమామి ।
శ్రీ రామచంద్ర చరణ్ శరణం ప్రపద్యే ॥30॥

భావం

శ్రీరామచంద్రుని చరణాలను నేను మనసా స్మరిస్తున్నాను. శ్రీరామచంద్రుని చరణాలను వాక్కు ద్వారా నేను శ్లాఘిస్తున్నాను. శ్రీరామచంద్రుని చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీరామచంద్రుని చరణాలను నేను శరణు వేడుచున్నాను.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

మాతా రామో మత్పితా రామచంద్రః |
స్వామీ రామో మత్సఖా రామచంద్రః ||
సర్వస్వం మే రామచంద్రో దయాళుః |
నాన్యం జానే నైవ జానే న జానే. ||31||

భావం

రాముడు నా తల్లి. రామచంద్రుడు నా తండ్రి. రాముడు నా ప్రభువు. రామచంద్రుడే నా సఖుడు. దయామయుడైన రామచంద్రుడే నా సర్వస్వం. ఆయనను తప్ప నేను మరెవరినీ యెంతమాత్రమూ ఎరుగను.

శ్రీరామరక్షా స్తోత్రమ్

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా ।
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ॥32॥

భావం

దక్షిణ భాగంలో లక్ష్మణుడు, వామాంకాన జానకీదేవీ, సమ్ముఖాన ఆంజనేయుడూ విరాజిల్లుచుండగా భాసిల్లే రఘునాథునికి నేను వందన మాచరిస్తున్నాను.

శ్రీరామరక్షా స్తోత్రమ్

లోకాభిరామం రణరంగధీరం ।
రాజీవనేత్రం రఘువంశనాథమ్
కారుణ్యరూపం కరుణాకరం తం ।
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ॥33॥

భావం

లోకానికి సంతోషాన్ని కలిగించేవాడూ, రణక్రీడలో ధీరుడూ, కమలనయనుడూ, రఘువంశ నాయకుడూ, కరుణామూర్తీ, కరుణా నిధియైన శ్రీరామచంద్రుని నేను శరణు వేడుచున్నాను.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

మనోజవం మారుతతుల్య వేగమ్
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానర యూథముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||34||

భావం

మనస్సమానగతిలో వాయువేగంతో పరమ
జితేంద్రియుడై శ్రీమంతులలో శ్రేష్ఠుడైన
పవననందనుడూ, వానరాగ్రగణ్యుడూ యైన
శ్రీరామదూతను నేను శరణు వేడుచున్నాను.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ ।
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ॥35॥

భావం

రామ రామ అని మధురమైన అక్షరాలను తన మధురమైన స్వరంతో కోయిల లా గానం చేస్తున్న వాల్మీకి గారికి నమస్కరిస్తున్నాను.

శ్రీరామరక్షా స్తోత్రమ్

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥36॥

భావం

ఆపదలను హరించువాడూ, సమస్త సంపదలను ప్రసాదించే వాడూ, లోకాభిరాముడూ యైన రామ భగవానునకు నేను పదేపదే నమస్కరిస్తున్నాను.

శ్రీరామరక్షా స్తోత్రమ్

భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖసంపదామ్ |
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్ ||37||

భావం

“రామ, రామ” అని ఘోషించడం సంపూర్ణ సంసార బీజాలను వేయించి వేసేదీ, సమస్త సుఖసంపత్తులను ప్రాప్తింప చేసేదీ, యమ దూతలను భయభీతుల నొనర్చునదియై ఉన్నది.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online

శ్రీరామరక్షా స్తోత్రమ్

రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే
రామేణాऽభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య
రామే చిత్తలయ స్సదా భవతుమే భో రామ మాముద్ధర ||38||

భావం

రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు సదా విజయశీలుడు. లక్ష్మీపతి యైన రామ భగవానుని నేను భజిస్తాను. రాక్షస సైన్య సర్వస్వాన్ని ధ్వంసం చేసిన శ్రీరామచంద్రునకు నేను ప్రణమిల్లుచున్నాను. రామునికన్నా ఘనమై అన్యమైన ఆశ్రయం మరొకటి లేదు. నేను అట్టి రాముని దాసానుదాసుణ్ణి. నా చిత్తం సదా రామునిలోనే లీనమై ఉంటుంది గాక! ఓ రామా! నన్నుద్ధరించు.

శ్రీరామరక్షా స్తోత్రమ్

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తస్తు(తు)ల్యం రామనామ వరాననే ॥39॥

భావం

[శ్రీ శంకరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు] ఓ సుముఖీ! రామనామం విష్ణుసహస్రనామ తుల్యమైనది. నేను సర్వదా రామ, రామ, రామ అని యీ ప్రకారంగా మనోహరమైన రామనామంలోనే లయమై ఉంటాను.

K Praveen Achary Vishwakarma (Baspally). Related Posts Visit- https://stotra.online